
సాక్షి
అన్నమయ్య జిల్లా
ఆదివారం । 17 । ఆగస్టు । 2025



కోళ్లబైలులో కబ్జాల జోరు

కోళ్లబైలు. మదనపల్లెకుఆనుకుని ఉండటం ...కోట్ల విలువచేసే ప్రభుత్వ స్థలాలు ఉండటంతో కబ్జాకోరులకు, రెవెన్యూ అధికారులకు కాసుల వర్షం కురిపిస్తోంది. -8లో



ఆరా తరహాలో డీటీఈ యాప్ క్లోజ్!

ఆరా ఎర్నింగ్ యాప్‌తో ఇటీవల వేలమంది మోసపోయారు. ఆరా తరహాలో ఉన్న డీటీఈ ఎర్నింగ్ యాప్ క్లోజ్ అయినట్లు వెలుగులోకి వచ్చింది. -8లో

మదనపల్లె : టమాటా ధరలు (10 కిలోలు)

	కనిష్టం	గరిష్టం
మొదటిరకం	రూ.410	రూ.520
రెండోరకం	రూ.270	రూ.400

మార్కెట్‌కు వచ్చిన మొత్తం సరుకు : 106 మెట్రిక్ టన్నులు



న్యూస్‌రీల్

నూతన నియామకం

కడప కోటిరెడ్డిసర్కిల్: వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు అన్నమయ్య జిల్లాకు చెందిన వారిని పార్టీ రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగ కార్యదర్శులుగా నియమించారు. ఈమేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. తంబళ్లపల్లెకు చెందిన కుమార్‌నాయుడు, పీలేరుకు చెందిన బి.రవికుమార్‌రెడ్డి, జె.రాజగోపాల్‌రెడ్డిలను నియమించారు.

రూ.3 లక్షలు పలికిన లడ్డూ



లడ్డూను దక్కించుకున్న రామాంజనేయులు

నందలూరు: నాగిరెడ్డిపల్లె మేజర్ గ్రామ పంచాయతీ అరవపల్లెలోని శ్రీ కృష్ణ గీతా మందిరం వద్ద శనివారం ఉదయం కృష్ణాష్టమి సందర్భంగా శ్రీ కృష్ణుని కల్యాణం వైభవంగా జరిగింది. అనంతరం కల్యాణం లడ్డూ వేలంపాట నిర్వహించగా రూ.3 లక్షలు పలికింది. భారత పురావస్తు శాఖ మాజీ ఉద్యోగి చెంగారి రామాంజనేయులు వేలంపాటలో లడ్డూను దక్కించుకున్నాడు.

నిమామకం




కొత్తగా నియమితులైన వారితో మిట్స్ వర్సిటీ చాన్స్‌లర్ విజయభాస్కర్‌చౌదరి

కురబలకోట: మదనపల్లె సమీపంలో అంగళ్లులోని మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీలో నూతన నియామకాలు జరిగాయి. ఈ మేరకు చాన్స్‌లర్ డాక్టర్ ఎన్. విజయభాస్కర్ చౌదరి ప్రకటించారు. డాక్టర్ డి. ప్రదీప్‌కుమార్ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌గా, మార్పూరి ప్రతిభ అదనపు రిజి స్ట్రార్, డాక్టర్ సాయికుమార్ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్‌గా నియమిస్తూ నియామక పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో యూనివర్సిటీ ప్రో చాన్స్‌లర్ ఎన్. ద్వారకనాథ్ పాల్గొన్నారు.

'తిరుపతి-సికింద్రాబాద్' ప్రత్యేక రైలు

కడప కోటిరెడ్డిసర్కిల్: వరుస సెలవుల నేపథ్యంలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఆదివారం రాత్రి తిరుపతి నుంచి సికింద్రాబాద్‌కు ప్రత్యేక రైలు నడుపుతున్నారని కడప రైల్వే కమర్షియల్ ఇన్‌స్పెక్టర్ జనార్దన్ తెలిపారు. ఆదివారం రాత్రి 9.10 గంటలకు ఈ రైలు (07097) తిరుపతిలో బయలుదేరి రేణిగుంట, రాజంపేట, కడప, ఎర్రగుంట్ల, తాడిపత్రి, గుంతకల్లు, ఆదోని, మంత్రాలయం రోడ్డు, రాయచూర్, యాదగిరి, తాండూరు, వికారాబాద్, లింగంపల్లి, బేగంపేట మీదుగా సికింద్రాబాద్‌కు ఉదయం 10.00 గంటలకు చేరుతుందన్నారు. తిరిగి ఇదే రైలు (07098) సికింద్రాబాదులో సోమవారం సాయంత్రం 5.50 గంటలకు బయలుదేరి ఇదే మార్గంలో తిరుపతికి మరుసటిరోజు ఉదయం 7.30 గంటలకు చేరుతుందన్నారు. రిజర్వేషన్ సౌకర్యం కల్పించారని, ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

భావితరాలకు స్ఫూర్తి గౌతు లచ్చన్న



సర్దార్ గౌతు లచ్చన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తున్న పోలీసు అధికారులు

రాయచోటి: అట్టడుగు వర్గాల అభ్యున్నతికి పాటుపడిన మహనీయుడు, స్వాతంత్ర్య సమరయోధుడు సర్దార్ డాక్టర్ గౌతు లచ్చన్న భావితరాలకు స్ఫూర్తి అని జిల్లా అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో శనివారం సర్దార్ గౌతు లచ్చన్న జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.దేశంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ తర్వాత సర్దార్ అనే గౌరవం పొందిన ఏకైక వ్యక్తి లచ్చన్న అని అన్నారు. సర్దార్ గౌతు లచ్చన్న వీవీ గిరి, నేతాజీ సుభాష్ చంద్రబోస్ తదితర జాతీయ నాయకులతో కలిసి భారతదేశ స్వాతంత్ర్య పోరాటాలలో పాల్గొని అనేక పర్యాయాలు జైలుకు వెళ్లారన్నారు. గాంధీజీ పిలుపునకు స్పందించి స్వాతంత్ర్యోద్యమంలో చేరాడన్నారు. 1930లో మహాత్మగాంధీ ఉప్పు సత్యాగ్రహానికి పిలుపునిచ్చారని, దీనికి ప్రభావితుడైన లచ్చన్న బారువా సమీపంలో ఉన్న సముద్రపు నీరుతో ఉప్పు తయారు చేసి విక్రయించగా వచ్చిన డబ్బుతో ఉద్యమాన్ని నడిపారన్నారు. ఈ కార్యక్రమంలో రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ విజె రామకృష్ణ, ఎస్ఐలు ఆర్ఎస్‌లు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

ఇళ్లు.. ఇంకెన్నాళ్లు!

అద్దె ఇల్లే గతి



కురబలకోట మండలం చేనేత నగర్‌కు చెందిన కుమారి చేనేత కార్మికురాలు. ఈమెకు భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇప్పటి వరకు పక్కా గృహం మంజూరు కాకపోవడంతో ఇంటికోసం దరఖాస్తు చేసుకుంది. సొంతిల్లు లేని కారణంగా అద్దె ఇంట్లో ఉంటున్న కారణంగా అద్దె భరించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తోంది. ప్రభుత్వం పక్కా గృహం మంజూరు చేస్తే సొంతింటి కలను సాకారం చేసుకుంటానని చెబుతోంది కుమారి. ప్రభుత్వం ఇలాంటి పేదల సొంతింటి కలను ఎప్పుడు సాకారం చేస్తుందో.



- ఇళ్ల నిర్మాణాలకు రూ.4 లక్షలు ఇస్తామని చంద్రబాబు హామీ
- అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా పేదలకు ఎదురుచూపులే..
- ఇప్పటికే మంజూరు కోసం 45,079 దరఖాస్తులు పెండింగ్



పాడుబడిన ఇంటివద్ద రమణమ్మ

కూలిన ఇల్లే నివాసం

కూలిన ఇంటివద్ద నిలుచున్న ఈ మహిళ పేరు ఎర్రకోట రమణమ్మ. పెద్దతిప్పసముద్రం దళితవాడ. కూలిపోయి పూర్తిగా నేలమట్టం అయ్యేందుకు సిద్ధంగా ఉన మట్టిమిద్దెలో నివసిస్తోంది. చినుకుపడితే ఇంట్లోకి వర్షంనీరు చేరి మొండిగోడలు కూలుతాయని భయంతో సమీపంలోని బీసీ హాస్టల్‌లోకి పరుగులు తీస్తుంది. రాత్రివేళ అక్కడే ఓ మూలన నిద్రించి ఉదయాన్నే వచ్చేస్తుంది. వర్షాలు కురిసిన ప్రతిసారి రవణమ్మ భయం భయంగానే గడుపుతుంది. పక్కా గృహం మంజూరు చేస్తే నిర్మించుకుని అందులో నివసించాలని ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఇంటికోసం దరఖాస్తులు చేసుకుంది. ప్రభుత్వం మంజూరు చేసే పక్కా ఇళ్ల కోసం రవణమ్మ లాంటి పేదలు ఎదురుచూస్తున్నారు.

మదనపల్లె: మేం అధికారంలోకి వస్తే..పేదలు ఇళ్లు నిర్మించుకోవడం కోసం గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో రెండు సెట్ల స్థలం ఇచ్చి, ఇంటి నిర్మాణం కోసం రూ.4 లక్షలు ఇస్తామని గత ఎన్నికల్లో హామీగా ప్రకటించారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది దాటిపోయింది. కోటలు దాటిన మాటలేమో అక్కడే ఉండిపోయాయి. పేదలేమో ఇళ్ల మంజూరు ఎప్పుడా అని ఎదురుచూస్తున్నారు. అర్హులైన పేదలకు ఇళ్ల కోసం స్థలాలు, పక్కా గృహాల మంజూరుపై ఇంత వరకు పట్టించుకోలేదు, కనీసం సమీక్ష కూడా జరగలేదు. దీంతో జిల్లాకు చెందిన పేదలు తమకు స్థలాలు ఎప్పుడిస్తారు, పక్కా ఇళ్లు ఎప్పుడు మంజూరు చేస్తారని ఎదురుచూస్తున్నారు.

మేమొస్తే అని చెప్పి..

మేమొస్తే అవి చేస్తాం, ఇవి చేస్తాం అని నోటికొచ్చిన హామీలు, మరోవైపు సూపర్ సిక్స్ ఊకదంపుడుతో ప్రజలను నమ్మించిన కూటమి పార్టీలు ఇప్పుడు వాటి అమలుపై తీరికలేకపోయింది. హామీల అమలు కోసం కళ్లు కాయలు కాస్తాయా అన్నంతగా ప్రజలు ఎదురుచూస్తున్నారు. ప్రధానంగా పేదలు ఇళ్ల స్థలాలు, అందులోనూ ఇళ్ల నిర్మాణాల కోసం రూ.4 లక్షల ఆర్థిక సహాయం అందించే పథకం కోసం ఆశలు పెట్టుకున్నారు. ఏడాది దాటినా ప్రభుత్వం ఇంతవరకు పేదలకు ఒక్క ఇంటిని కూడా మంజూరు చేయలేదు. జిల్లాలో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పేదలకు 78,221 పక్కా గృహాలను మంజూరు చేసి ఇళ్ల నిర్మాణాలను చేపట్టింది. 2024 జూన్ 3 నాటికి 34,906 గృహ నిర్మాణాలను పూర్తి చేయించగా, లబ్ధిదారులకు ఒక్కో ఇంటికి రూ.1.80 లక్షల చొప్పున చెల్లించింది. దీనికోసం బిల్లులు, మెటీరియల్, సిమెంట్ కలిపి రూ.826 కోట్లు ఖర్చు చేసింది. అయితే కూటమి ప్రభుత్వం ఒక్క ఇంటిని కూడా ఇవ్వలేదు. పైసా ఖర్చు చేయలేదు.

జిల్లాలో 45,079 దరఖాస్తులు

కొత్తగా ఇళ్ల మంజూరు కోసం గృహ నిర్మాణశాఖ జిల్లాలో పేదల నుంచి దరఖాస్తులను స్వీకరించింది. ఏడాదిగా స్వీకరిస్తున్న ఈ దరఖాస్తుల్లో ఇప్పటిదాకా 45,079 అందాయి. ఇందులో జిల్లాలోని 30 మండలాల నుంచి 41,688, నాలుగు పట్టణ ప్రాంతాల నుంచి 3,391 దరఖాస్తులు అందాయి. వీటిపై నివేదికలు సిద్ధం చేశారుకాని ప్రభుత్వం నుంచి మంజూరుకు ఆదేశాలు లేకపోవడంతో నివేదికలు అలాగే మురిగిపోతున్నాయి. పూర్తిస్థాయిలో అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తే వీటి సంఖ్య భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఆదేశాల కోసం అధికారులు ఎదురుచూస్తుండగా ఆదేశాలు అందగానే డీపీఆర్‌లను తయారు చేసేందుకు ఉపక్రమించనున్నారు. డీపీఆర్ పంపాక వాటికి అనుమతులు వచ్చి నిర్మాణాలు మొదలయ్యే అవకాశం ఉంటుంది.

కేంద్రం నిధులతోనే..

కొత్తగా పేదల నుంచి అందిన దరఖాస్తులకు కేంద్రమే పక్కా ఇళ్లను మంజూరు చేయాల్సి ఉంది. ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాలపై ఒక్కపైసా కూడా భారం మోసే పరిస్థితులు కనిపించడం లేదు. దీనితో పేదల ఇళ్ల నిర్మాణాలను పీఎంఏవై కింద మంజూరు చేయించుకుని, కేంద్ర నిధులతో ఇళ్ల నిర్మాణాలు చేయించేలా ప్రభుత్వం చూస్తోంది. దీనివల్ల నిధులన్నీ కేంద్రమే భరిస్తుంది. రాష్ట్రప్రభుత్వం నుంచి పైసా నిధులు ఇచ్చే అవకాశం లేకుండా చూసుకుంటోంది.

మండలాల వారీగా ఇళ్ల కోసం అందిన దరఖాస్తులు

చిన్నమండ్యం	2,225	నందలూర్	327	మదనపల్లె	1,741
గాలివీడు	3,007	ఓబులవారిపల్లె	1,092	ములకలచెరువు	1,394
కేవిపల్లె	1,087	పెనగలూర్	1,103	నిమ్మనపల్లె	826
కలకడ	1,547	పుల్లంపేట	816	పెద్దతిప్పసముద్రం	1,247
పీలేరు	4,133	రాజంపేట	1,070	పెద్దమండ్యం	816
రామాపురం	964	టి.సుండుపల్లె	2,130	రామసముద్రం	1,082
రాయచోటీ	599	వీరబల్లి	878	రాయచోటి (పట్టణం)	1,372
సంబేపల్లె	1,195	బి.కొత్తకోట	1,339	రాజంపేట (పట్టణం)	422
చిట్వేలి	917	కలికిరి	1,519	బి.కొత్తకోట (పట్టణం)	628
కోడూర్	1,064	కురబలకోట	1,613	మదనపల్లె (పట్టణం)	969

నివేదిక సిద్ధం



జిల్లాలో కొత్తగా పేదలకు పక్కా ఇళ్ల మంజూరు కోసం నివేదికలు సిద్ధం చేశాం. అర్హులైన పేదల నుంచి పట్టణాభివృద్ధి, పట్టణ ప్రాంతాలైన మండలాలు, మున్సిపాలిటీల పరిధిలోని పేదల నుంచి అందిన దరఖాస్తులను సిద్ధం చేసి ఉంచాం. ప్రభుత్వ ఆదేశాలు అందగానే వాటిని మంజూరు కోసం నివేదిస్తాం. -రమేష్‌రెడ్డి, ఇన్‌చార్జ్ పీడీ, రాయచోటి

దేవునికడప ఆలయ జీర్ణోద్ధరణ పనులు

- బాలాలయ నిర్మాణ పనులు ప్రారంభం



స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులు

కడప సెవెన్‌రోడ్స్: దేవునికడప శ్రీలక్ష్మి వెంకటేశ్వరస్వామి దేవాలయ జీర్ణోద్ధరణ పనులకు తిరుమల-తిరుపతి దేవస్థానం సమయాత్తమైంది. ప్రాచీన ఆలయం కావడంతో ఈ పనులు చేపట్టాలని నిర్ణయించారు. శ్రీలక్ష్మి వెంకటేశ్వరస్వామి వారు, పద్మావతి అమ్మవారు, ఆండాళ్ అమ్మవారి గర్భాలయాలు, విమాన గోపురాలు, రాజగోపురం మరమ్మతు పనులు చేపడుతున్నారు. దీంతో ఆలయంలో శ్రీలక్ష్మి వెంకటేశ్వర స్వామి, అమ్మవార్ల మూల విరాట్‌కు బదులుగా బాలాలయంలో స్వామి, అమ్మవార్లను కొలువుదీర్చనున్నారు. ఈనెల 18వ తేదీ సాయంత్రం అంకురార్పణ కార్యక్రమంతో ప్రారంభమై 20వ తేదీ పూర్ణాహుతితో ముగుస్తారు. ఆరోజు నుంచి గర్భగుడి ఎదురుగా ఉన్న మండపంలో నిర్మించే బాలాలయంలో భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకోవచ్చు.



దేవునికడపలోని శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి ఆలయం

పులకించిన గండిక్షేత్రం





ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చిన గండి వీరాంజనేయ స్వామి, ఆలయ ప్రాంగణంలో భక్త జనసందోహం

చక్రాయపేట: పవిత్ర పుణ్యక్షేత్రమైన గండి వీరాంజనేయస్వామి సన్నిధి శ్రావణ మాసం నాలుగో శనివారోత్సవం సందర్భంగా భక్తులతో పులకించిపోయింది. రాయలసీమ వ్యాప్తంగా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల కోసం దాతలు పెద్ద ఎత్తున అన్నదానాలు చేశారు. ఉత్సవాల సందర్భంగా ఆలయ సహాయ కమిషనర్ వెంకటసుబ్బయ్య, చైర్మన్ కావలి కృష్ణతేజ పాలకమండలి సభ్యులతో పాటు,ఆర్కేవ్యాలీ సీఐ ఉలసయ్య,ఆర్కే వ్యాలీ, ఎస్సై రంగారావు ఆధ్వర్యంలో పోలీసులు బందో బస్తు నిర్వహించారు.సాంస్కృతిక కార్యక్రమాలు అలరింప జేశాయి. ఆలయ ప్రధాన,ఉప ప్రధాన, అర్చకులు కేసరి,రాజారమేష్, రఘుస్వామి, వేదపారాయణం రామ మోహణ శర్మలు స్వామిని ప్రత్యేకంగా అలంకరించారు.

19న ఆకేపాడుకు వైఎస్ జగన్ రాక



రాజంపేట: రాజంపేట మండలంలోని ఆకేపాడుకు ఈనెల 19న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి రానున్నారు. ఈనేపథ్యంలో శనివారం హెలీప్యాడ్ ఏర్పాట్లను రాజంపేట ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి పరిశీలించారు. రాజంపేట నియోజకవర్గ ఇన్‌చార్జి ఆకేపాటి అనిల్ కుమార్‌రెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్ కార్యక్రమంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొని నవదంపతులను ఆశీర్వదించనున్నారు.

హెలీప్యాడ్ ఏర్పాట్ల పరిశీలన


మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడి రాకకు సంబంధించి హెలిప్యాడ్‌ను వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి పరిశీలించారు. ఆకేపాటి ఎస్టేట్ నుంచి ఒక కిలోమీటర్ దూరంలో హెలీప్యాడ్‌ను (బాలిరెడ్డిగారిపల్లె సమీపంలో) ఏర్పాటు చేస్తున్నారు. కార్యక్రమంలో స్థానిక వైఎస్సార్‌సీపీ నేతలు, ఆకేపాటి సోదరులు పాల్గొన్నారు.



ఆకేపాడులో హెలీప్యాడ్ ఏర్పాటు పనులను పరిశీలిస్తున్న రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి

గురువులపై దిద్దుబాటు బరువు

- అసెస్‌మెంట్ విధానంలో పుస్తక మూల్యాంకనం
- ఒక్కో సబ్జెక్టుకు ప్రత్యేకంగా పుస్తకాలు
- ఉపాధ్యాయులదే మూల్యాంకన బాధ్యత
- తలలు పట్టుకుంటున్న గురువులు



మదనపల్లె సిటీ: కూటమి ప్రభుత్వం విద్యావిధానాలు విద్యార్థులతో పాటు గురువులను గందరగోళానికి గురి చేస్తున్నాయి. సెల్ఫ్ అసెస్‌మెంట్ విధానం ఉపాధ్యాయులకు తలనొప్పిగా మారింది. మార్కుల నమోదు, రికార్డుల అప్‌లోడ్ తదితర పనులతో బోధనకు సమయం ఉండదని, విద్యా ప్రమాణాలు కుటుపడున్నాయని ఉపాధ్యాయుల వాదన. కొత్త విధానంలో ప్రతి విద్యార్థికి సబ్జెక్టు ఒకటి చొప్పున అసెస్‌మెంట్ పుస్తకాన్ని నిర్దేశించారు. అందులోనే ఏడాది పాటు నిర్వహించే పరీక్షల జవాబు పత్రాలు, ఓఎంఆర్ షీట్లు, ప్రాజెక్టు వర్క్ మార్కుల పట్టికల పేజీలను జతచేశారు. ఏడాదికి నాలుగు సార్లు జరిగే ఫార్మెటివ్ పరీక్షలకు 35 మార్కులతో పాటు స్టూడెంట్ హ్యాండ్ రైటింగ్, రెస్పాన్స్, ప్రాజెక్టు వర్క్‌ల పేరుతో 5 మార్కుల వంతున మరో 15 మార్కులు నమోదు చేయాలి. ఏడాదికి రెండు సార్లు జరిగే సమ్మెటివ్ పరీక్షలను 80 మార్కులు వంతున నిర్వహిస్తారు.

జిల్లాకు 4,59,405 లక్షల పుస్తకాలు:

ప్రాథమిక పాఠశాలల్లో 1,2 తరగతులకు మూడు సబ్జెక్టులుంటాయి. అదే విధంగా 3,4,5 తరగతులకు నాలుగు, 6,7 తరగతులకు 6 సబ్జెక్టులు, 8 నుంచి 10 తరగతి వరకు ఏడు సబ్జెక్టుల పుస్తకాలు ప్రతి విద్యార్థికి ఉంటాయి. వీటిని విద్యా సంవత్సరం ఏడాది పాటు మాత్రమే కాకుండా ఆ విద్యార్థి స్కూల్ నుంచి బయటకు వెళ్లిన తర్వాత కూడా భద్రపరచాల్సి ఉంటుంది. జిల్లాలో 2,191 పాఠశాలల్లో 1 నుంచి 10 తరగతి చదువుతున్న విద్యార్థులకు అన్ని సబ్జెక్టులకు 6,90,333 పుస్తకాలు కావాల్సి ఉండగా 4,59,405 అసెస్‌మెంట్ పుస్తకాలు వచ్చాయి. ఈనెల 11నుంచి పరీక్షలు నిర్వహిస్తున్నారు. అసెస్‌మెంట్ పుస్తకంలో విద్యార్థులు తమ అపార్ నంబరు, పరీక్ష కోడ్ రాసి బబ్లింగ్ చేయాలి. పుస్తకంలో జవాబులు రాయడంతో పాటు అందులో పొందుపరిచిన ఓఎంఆర్ షీట్ సరైన సమాధానాలకు బబ్లింగ్ చేయాలి. వీటిని సరిగ్గా ఉండేలా ఉపాధ్యాయుడు చూడాలి. వెంటనే మూల్యాంకనం చేయాలి.

ఉపాధ్యాయులను ఆందోళనకు గురి చేస్తున్న అంశాలు:

- పరీక్షల అనంతరం అదే రోజు లేదా తక్షణం మూల్యాంకనం చేసి రిపోర్టులు పంపాల్సి రావడం.
- ఆన్‌లైన్ సాఫ్ట్‌వేర్ ద్వారా మార్కుల అప్‌లోడ్‌లో సాంకేతిక సమస్యలు.
- చిన్న పాఠశాలల్లో ఒకే ఉపాధ్యాయుడు అన్ని బాధ్యతలు చేపట్టడం వల్ల పాఠ్యాంశాల బోధనకు సమయం ఉండదు.
- ప్రతి విద్యార్థికి సబ్జెక్టుకు ఒక పుస్తకం ఉండడం వల్ల వాటిని ఏడాది పాటు స్కూల్‌లో సంరక్షణ క్లిష్టతరం.

ఏకోపాధ్యాయ పాఠశాలలో అమలు సాధ్యం కాదు



ప్రాథమిక విద్య పరీక్ష విధానంలో నూతనంగా అమలు చేస్తున్న సెల్ఫ్ అసెస్‌మెంట్ బుక్ సిస్టం ఏకోపాధ్యాయ పాఠశాలలో సాధ్యం కాదు. విద్యార్థి అభ్యసన సామర్థ్యం ఆధారంగా ఆ స్కూల్ టీచర్ చేతే ప్రశ్నపత్రాన్ని రూపొందించే విధానం ఇందులో తీసుకురావాలి. అదే విధంగా ప్రశ్నపత్రాలలో సరళమైన భాష వాడాలి. -మధుసూదన్, ఎస్టీయూ జిల్లా కార్యదర్శి

తలకు మించిన భారం



ప్రాథమిక స్థాయిలో ఈ విధానం సరికాదు. పుస్తకాలపై పరీక్ష జవాబు పత్రం రాయించి వాటిని జాగ్రత్త పరచడం ఉపాధ్యాయులకు తలకు మించిన భారం. పాఠాలు చెప్పడానికే సమయం సరిపోదు. అసెస్‌మెంట్ పేరుతో అమలు చేస్తున్న ఈ విధానం ద్వారా ఫలితాలు ఎలా వస్తాయో తెలియదు. -రెడ్డప్పరెడ్డి, వైఎస్సార్‌టీఎఫ్ జిల్లా అధ్యక్షులు.

సమయం పెంచాలి



అసెస్‌మెంట్ విధానంలో పరీక్షలు నిర్వహించడానికి ప్రస్తుతం నిర్దేశించిన సమయం సరిపోదు. ఒక్కో విద్యార్థితో పుస్తక రూపంలో జవాబు పత్రాలను రాయించడం కష్టతరమైన పని.అసెస్‌మెంట్ పుస్తకాన్ని విద్యార్థి భద్రంగా ఉంచకపోతే ఉపాధ్యాయలకు రిమార్కు, విద్యార్థులందరికీ సబ్జెక్టు వారీగా ఆ పుస్తకాలను ఏడాది పాటు భద్రంగా ఉంచడం ఉపాధ్యాయులకు భారంగా మారుతుంది. -పురం రమణ, యూటీఎఫ్ జిల్లా కారదర్శి

ఎమ్మెల్యే మాధవి తీరు సరికాదు

జేసీపై పరుషపదజాలం ఆక్షేపణీయం

కడప సెవెన్‌రోడ్స్: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా శుక్రవారం కడప పోలీసు పెరేడ్ మైదానంలో కడప ఎమ్మెల్యే ఆర్.మాధవిరెడ్డి జిల్లా ఉన్నతాధికారులైన జేసీ అదితిసింగ్, డీఆర్వో విశ్వేశ్వరనాయుడు, ఇతర అధికారులతో వ్యవహరించిన తీరుపై రెవెన్యూ అధికారులు భగ్గుమంటున్నారు. ఈ సంఘటనపై తగిన చర్యలు తీసుకోవాలంటూ వైఎస్సార్ కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్‌కు విన్నవించారు.ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ కలెక్టర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు విశ్వేశ్వరనాయుడు, ఏపీ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు జీవన్ చంద్రశేఖర్ ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.

- పండుగ వాతావరణంలో స్వాతంత్ర్య దిన వేడుకలు జరుగుతున్న సమయంలో కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఒకటిన్నర గంట ఆలస్యంగా అక్కడికి వచ్చారని పేర్కొన్నారు. ప్రోటోకాల్ ప్రకారం మంత్రి, కలెక్టర్, ఎస్పీ మాత్రమే వేదికపై ఆసీనులు అవుతారన్నారు. ప్రజాప్రతినిధుల కోసం వేదిక పక్కన వీఐపీ గ్యాలరీని ఏర్పాటు చేశామన్నారు. కాగా, ఎమ్మెల్యే మాధవీరెడ్డి కార్యక్రమానికి ఆలస్యంగా రావడంతో పాటు.. ఆలస్యంగా వచ్చే విషయాన్ని కనీసం ముందస్తుగా తమ వ్యక్తిగత సహాయకుల ద్వారానైనా అధికారులకు తెలియజేయలేదన్నారు. అప్పటికే ఎమ్మెల్యేకు కేటాయించిన సీటులో ఇతరులు కూర్చొన్నారని తెలిపారు. దీన్ని గుర్తించిన అధికారులు వెంటనే కూర్చొన్న వారిని అక్కడి నుంచి పంపివేసి ఎమ్మెల్యేను ఆహ్వానించారన్నారు. ఎమ్మెల్యే మాధవీ అక్కడ కూర్చొనేందుకు విముఖత చూపారన్నారు. దీంతో వేదికపై ప్రత్యేకంగా కుర్చీని సమకూర్చి ఆహ్వానించామన్నారు. ముందుగానే వేదికపై కుర్చీ వేయలేదని ఆమె అసహనం వ్యక్తం చేయడం.. జాయింట్ కలెక్టర్ అదితిసింగ్ స్వయంగా వెళ్లి వేదికపై ఆసీనులు కావాలంటూ ఆహ్వానించినా ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పరుషంగా వ్యవహరించడం సరికాదని పేర్కొన్నారు. ఈ సంఘటనపై కలెక్టర్ తగు చర్యలు తీసుకోవాలని కోరారు.

క్లుప్తంగా

బైక్‌లు ఢీకొని ముగ్గురికి తీవ్ర గాయాలు

బి.కొత్తకోట : ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్న ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. శనివారం రాత్రి స్థానిక పీటీఎం రోడ్డులో ఈ ఘటన జరిగింది. స్థానికుల కథనం మేరకు..పీటీఎం మండలం ముంతగోగులపల్లెకు చెందిన శ్రీహరి (21), బి.కొత్తకోట మండలం కంబాలపల్లెకు చెందిన విష్ణు (21)లు బైక్‌పై బి.కొత్తకోట నుంచి మల్లెలకు బయలుదేరారు. రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగి వెంకటరమణ (70) పీటీఎం నుంచి బైక్‌పై బి.కొత్తకోటకు వస్తున్నారు. ఈ రెండు బైక్‌లు పీటీఎంరోడ్డులోని రాజా ఫంక్షన్ హాలు వద్దకు రాగానే ఢీకొన్నాయి. ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంకటరమణ తలకు తీవ్ర గాయమైంది. మెరుగైన వైద్యం కోసం మదనపల్లె జిల్లా ఆస్పత్రికి రెఫర్ చేశారు.

కారు ఢీకొని వృద్ధురాలి మృతి


మృతి చెందిన సుగుణ

పీలేరురూరల్ : కారు ఢీకొని వృద్ధురాలు మృతి చెందిన సంఘటన గాయంవారిపల్లె వద్ద జరిగింది. సదుం మండలం కమ్మొళ్లపల్లె పంచాయతీ బల్లావారిపల్లెకు చెందిన కె. సుగుణ (65) శనివారం తన కుమార్తె ఇంటికి మండలంలోని గాయంవారిపల్లెకు వచ్చింది. తిరుగు ప్రయాణంలో పీలేరు – మదనపల్లె జాతీయ రహదారి గాయంవారిపల్లె బస్టాప్ వద్ద రోడ్డుపైకి వచ్చింది. ఈ సమయంలో మదనపల్లె వైపు వెళుతున్న కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ లోకేష్ తెలిపారు.


దారి కోసం ఘర్షణ


గాయపడిన శ్రీనివాసులు

రామసముద్రం : దారి కోసం గొడవ పడిన వివాదంలో ఒక వ్యక్తికి గాయాలైన సంఘటన రామసముద్రం మండలంలో శనివారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. మానేవారిపల్లి పంచాయతీ మిట్ట చీమనపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాసులు వెళ్లే దారిలో గ్రామానికి చెందిన వెంకటరెడ్డి తదితరులు దారిని మూసివేశారు. ఇది గమనించిన శ్రీనివాసులు తన ఇంటి వద్ద కళ్ల వేసుకుంటుండగా అదే గ్రామానికి చెందిన వెంకటరెడ్డి, సుధాకర్, వంశీ, చిన్నప్పలు దాడి చేశారు. దీంతో శ్రీనివాసులు తలకు తీవ్ర గాయమైంది. వెంటనే కుటుంబీకులు రామసముద్రం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి చికిత్స చేయించారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కోళ్లబైలులో కబ్జాల జోరు

- ప్రభుత్వ స్థలాలు ఆక్రమిస్తున్నా పట్టించుకోని రెవెన్యూ అధికారులు
- ఆక్రమిత స్థలాలను విక్రయించి సొమ్ము చేసుకుంటున్న టీడీపీ నాయకులు
- అధికారంలో ఉన్నది మేమే... మీకేమీ కాదంటూ భరోసా
- నిజమని నమ్మి మోసపోతున్న బడుగు, బలహీన వర్గాల ప్రజలు



కోళ్లబైలు పంచాయతీ శేషాచల కాలనీలో అక్రమ నిర్మాణాలు, వెలుగుస్కూల్ వెనుక వైపున టీడీపీ నాయకుడు సొసైటీ రామచంద్ర చేసిన అక్రమ నిర్మాణాలు

మదనపల్లె రూరల్ : కోళ్లబైలు. పేరుకు పంచాయతీ అయినప్పటికీ, పట్టణానికి ఆనుకుని ఉండటం, చుట్టుపక్కల కొండలు, గుట్టలు...కోట్ల విలువచేసే ప్రభుత్వ స్థలాలు ఉండటంతో... అటు కబ్జాకోరులకు, ఇటు రెవెన్యూ అధికారులకు కాసుల వర్షం కురిపిస్తోంది. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా...కోళ్లబైలు ఆక్రమణలను అరికట్టిన దాఖలాలు లేవు. ఎవరికి వారు సొసైటీలు, కులసంఘాలు, కమ్యూనిటీ భవనాలు, గుడుల పేరుతో కోట్ల విలువైన ప్రభుత్వ స్థలాలను దర్జాగా కబ్జా చేసి, రెవెన్యూ అధికారులను మచ్చిక చేసుకుని యథేచ్ఛగా విక్రయించుకుంటున్నారు. పట్టణంలో భూముల ధరలు అమాంతం పెరిగిన నేపథ్యంలో.. మధ్యతరగతి, చేనేత వర్గాలకు చెందిన అమాయకులు తక్కువ ధరకు వస్తున్నాయని ఆశతో, దళారుల మాయమాటలు నమ్మి మోసపోయి స్థలాలను లక్షలు వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. తాము అమ్మే స్థలాలకు దొంగ పట్టా సృష్టించి ఇవ్వడంతో పాటు పునాది వేసి ఇల్లు నిర్మాణం జరుపుకుని, కరెంటు మీటరు వచ్చేంతవరకు తమదే పూచీ అంటూ కబ్జారాయుళ్లు భరోసా ఇస్తుండటంతో నిలువునా నమ్మి మోసపోతున్నారు. కోళ్లబైలు పంచాయతీలో సుమారు 2వేలకు పైగా ఇళ్లు నిర్మించి ఉంటే, అందులో అసలైన లబ్ధిదారులు, అర్హులు 1,200 మంది ఉంటే.. మిగిలిన 800 ఇళ్లు బినామీలు, అనర్హులు, అక్రమమార్గంలో దక్కించుకున్నవే ఉన్నాయి. ఇవన్నీ రెవెన్యూ, పంచాయతీ అధికారులకు తెలిసి జరుగుతున్నప్పటికీ, వారు రాజకీయ జోక్యం, డబ్బులకు ఆశపడి తమకెందుకులే అని వదిలేస్తున్నారు. ఎప్పుడైనా మీడియాలోనో, లేక స్థానికంగా ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ జరిగి ఆక్రమణల విషయం బయటకు వచ్చినప్పుడు రెండు రోజులు రెవెన్యూ అధికారులు హడావిడి చేసి, ఐదారు పునాదులు జేసీబీతో తొలగించి ఆక్రమణలపై రెవెన్యూ అధికారుల ఉక్కుపాదం అంటూ చేతులు దులిపేసుకుంటున్నారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కోళ్లబైలు పంచాయతీలో దళారుల దందాలు అధికమయ్యాయి. టీడీపీలో ద్వితీయశ్రేణి నాయకులుగా చెప్పుకుంటున్న నాయకులు కోళ్లబైలును అడ్డాగా చేసుకుని ప్రభుత్వ స్థలాలను అమ్ముకుంటున్నారు. రెవెన్యూ అధికారులు వెళ్లి అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని చూస్తే.. అధికార పార్టీ నాయకుడినని బెదిరించడం, ఎమ్మెల్యే నుంచి ఫోన్ చేయించడం చేస్తున్నారు. దీంతో వాళ్లు తమకెందుకులే అని వదిలేసి పోతుంటే, తమ్ముళ్లు దర్జాగా కోటీశ్వరులైపోతున్నారు. ఏడాది క్రితం వరకు టూవీలర్స్‌లో తిరిగి, అంతంతమాత్రంగా ఉన్న తెలుగు తమ్ముళ్లు.. 14నెలలకే బొలేరో, ఇన్నోవా వాహనాలతో ఎమ్మెల్యే కాన్వాయ్‌లో తిరిగే స్థాయికి ఎదిగారంటే అవినీతి ఏ స్థాయిలో జరిగిందో ఊహించుకోవచ్చు. క్షేత్రస్థాయిలో రెవెన్యూ అధికారుల పర్యవేక్షణ లేకపోవడం, కోళ్లబైలు పంచాయతీకి రెగ్యులర్ వీఆర్వోను నియమించకపోవడంతో ప్రభుత్వ స్థలాలు యథేచ్ఛగా అన్యాక్రాంతమవుతున్నాయి. కోళ్లబైలుపై మదనపల్లె సబ్ కలెక్టర్, తహసీల్దార్ ప్రత్యేక దృష్టి సారించి, ప్రతిరోజు క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తే తప్ప ఆక్రమణలకు అడ్డుకట్ట పడే అవకాశం లేదు. పట్టించుకోకుండా ఇలాగే వదిలేస్తే గుట్టలు చదును చేసి, కోళ్లబైలు రూపు రేఖలు మారిపోయే అవకాశం ఉంది.

కబ్జాదారులకు సహకరిస్తున్న రెవెన్యూ అధికారులు..



కోళ్లబైలు పంచాయతీ వెలుగు స్కూల్ వెనుక వైపున చేస్తున్న అక్రమ నిర్మాణాలకు అధికారులు పరోక్షంగా సహకరిస్తున్నారు. కబ్జాకోరులతో కుమ్మక్కై ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణాలు జరుపుతున్నా చూసీచూడనట్లు వ్యవహరించడం, కరెంటు మీటర్లు ఇప్పించడం చేస్తున్నారు. 15–20 లక్షల విలువచేసే స్థలాలు కబ్జా అవుతుంటే అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు. కబ్జాలు చేసిన వారిపైన, సహకరించిన రెవెన్యూ అధికారులపై క్రిమినల్ కేసులు నమోదుచేసి అరెస్టు చేయాలి. – మురళీ, సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి.

భర్త అదృశ్యంపై ఫిర్యాదు

పెద్దతిప్పసముద్రం : మండల కేంద్రంలో కాపురం ఉంటున్న తన భర్త వి.వెంకట్రమణ అదృశ్యమైనట్లు భార్య రెడ్డెమ్మ ఫిర్యాదు చేసినట్లు ఎస్‌ఐ హరిహర ప్రసాద్ శనివారం తెలిపారు. అదృశ్యమైన వ్యక్తి కొద్ది నెలల క్రితం సత్యసాయి జిల్లా కదిరిలో కాపురం ఉంటున్న తల్లిదండ్రులను చూసి వస్తానని వెళ్లి ఇంత వరకు ఆచూకీ లేకుండా పోయాడన్నారు. పలు చోట్ల గాలించినా ఫలితం లేదని రెడ్డెమ్మ ఫిర్యాదులో పేర్కొన్నారు. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

ఎనిమిది మంది జూదరుల అరెస్టు

వీరబల్లి : మండలంలో గడికోట పంచాయతీ, తువ్వ దళితవాడ సమీపంలోని కంపచెట్ల పొదల్లో శనివారం ఎనిమిది మంది జూదరులను అరెస్టు చేసినట్లు స్థానిక ఎస్‌ఐ నరసింహారెడ్డి తెలిపారు. వారివద్ద నుంచి రూ. 4370లు నగదు స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు పరిచామన్నారు.

గుప్త నిధుల కోసం తవ్వకాలు

బి.కొత్తకోట : గుప్త నిధుల కోసం గత రెండు వారాలుగా తవ్వకాలు చేస్తున్న వ్యక్తులకు శనివారం అరెస్ట్ చేశామని సీఐ గోపాల్‌రెడ్డి తెలిపారు. ఆయన కథనం మేరకు వివరాలు..బి.కొత్తకోట మండలం తుమ్మనంగుట్ట గ్రామంలోని కొంగావారిపల్లె గుట్ట సమీపంలో గుప్త నిధులు ఉన్నాయని కొందరు ముఠాగా ఏర్పడి తవ్వకాలు సాగిస్తున్నారు. దీనిపై అందిన సమాచారంతో దాడులు నిర్వహించగా విషయం బట్టబయలైందని తెలిపారు. తవ్వకాల ప్రాంతంలో భూమిలోకి గోతులు తీసే ట్రాక్టర్ రిగ్గు, కారు ఉండగా స్వాధీనం చేసుకున్నారు. తవ్వకాలు చేస్తున్న వివిధ ప్రాంతాలకు చెందిన విజయకుమార్, షేక్ రహీమ్, నాగిరెడ్డి, రాజేశ్వరరావు, లోకేష్, వెంకటేష్, సురేష్, శివ, శేషగిరిరావులను అరెస్ట్ చేయగా కొందరు పరారైనట్టు తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి కారు, ట్రాక్టర్ రిగ్గును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

దివ్యాంగ పింఛనుదారుల కడుపు కొట్టారు!

రీ వెరిఫికేషన్ ముసుగులో అనర్హత వేటు

కురబలకోట : అనర్హత పేరుతో కూటమి ప్రభుత్వం దివ్యాంగ పింఛనుదారుల కడుపుకొట్టింది. అనర్హత వేటు పడటంతో కళ్లలో కన్నీళ్లు.. చేతుల్లో వణుకుతో దివ్యాంగులు అల్లాడిపోతున్నారు. ఇన్నాళ్లు పింఛన్ వస్తుందన్న ధైర్యంతో బతుకు వెళ్లదీశాం. ఇక మాకు దిక్కెవరు దేవుడా..అంటూ పింఛన్లు రద్దయిన దివ్యాంగులు నిట్టూరుస్తున్నారు. ప్రతి సచివాలయం పరిధిలో 20 నుంచి 30 శాతానికి పైగా పింఛన్లు రద్దు చేశారు. రీవెరిఫికేషన్ తర్వాత దివ్యాంగ సర్టిఫికెట్లను సచివాలయాల్లో ఆన్‌లైన్‌లో ఉంచారు. వీటిని చూసి పలువురు దివ్యాంగులు షాక్‌కు గురయ్యారు. 90 శాతం వికలత్వం ఉన్న వారికి 85 లోపు వేశారు. దీంతో వీరికి ఇక నుంచి రూ.15 వేలు పింఛన్ రాదు. వీరికి సాధారణ దివ్యాంగుల్లా రూ.6 వేలు పింఛన్‌కు మాత్రమే అర్హులు. అదే విధంగా రూ.6 వేలు వచ్చే పింఛన్‌దారులకు కూడా కోత కోశారు. వికలత్వం 40 శాతం కంటే తక్కువగా ఉందని అనర్హత వేటు వేశారు. విషయం తెలుసుకున్న దివ్యాంగులు షాక్‌కు గురవుతున్నారు. కుమిలిపోతూ కంటతడి పెడుతున్నారు. వీరికి నోటీసులు జారీ చేస్తున్నారు. అనర్హత వేటుకు గురైన వారు మళ్లీ అప్పీల్ చేసుకోవచ్చని చెబుతున్నారు. మండలంలో 1045 దివ్యాంగ పింఛన్లు ఉన్నాయి. ప్రతి సచివాలయ పరిధిలో పింఛన్లలో అనర్హతకు గురైనవారున్నారు. రీ వెరిఫికేషన్‌కు మళ్లీ సచివాలయ అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. ఇంటిలో వాళ్లు చూసినా చూడకున్నా పింఛన్ సొమ్ముతో కాలం వెల్లదీసేవారు. అలాంటిది వికలత్వ శాతం తక్కువగా ఉందని అనర్హత వేటు వేయడం విడ్డూరంగా ఉందని మండిపడుతున్నారు. ఉన్న ప్రాణానికి ఉపద్రవంలా కూటమి ప్రభుత్వ తీరు మారిందని పలువురు విమర్శిస్తున్నారు.


రూ.15వేలు పింఛన్ కోల్పోయానని వేదన పడుతున్న దివ్యాంగుడు బాబా ఫక్రుద్దీన్

దివ్యాంగులకు ద్రోహం చేస్తారా..

కూటమి ప్రభుత్వం పింఛన్ సొమ్మును పెంచినట్లు పెంచి రీ వెరిఫికేషన్ పేరుతో అనర్హత వేటు వేయడం విచారకరం. నాకు గతంలో 90 శాతం వికలత్వ సర్టిఫికెట్ ఉండేది. నెలకు రూ.15 వేలు పింఛన్ వచ్చేది. రీ వెరిఫికేషన్‌లో నాకు 76 శాతం వైకల్యం ఉన్నట్లు సర్టిఫికెట్ వచ్చింది. 85 శాతం అంతకు పైగా ఉంటేనే రూ.15 వేలు పింఛన్ వస్తుంది. దీంతో నాకు ఇక నుండి రూ.15 వేలు పింఛన్ రాదు. నెలకు రూ. 6 వేలు మాత్రమే వస్తుంది. ఇది కూటమి ప్రభుత్వ ద్రోహం..కుట్ర. నాకు రెండు కాళ్లు పనిచేయవు. ఉన్న చోటు నుండి కదలలేను. పైగా ఎంబీఏ చదివిన నిరుద్యోగిని. ఎలాంటి పనులు చేసుకోలేను. కనికరం లేకుండా వికలత్వ శాతం తగ్గించి నా కడుపు కొట్టారు. గతంలో 90 శాతం వికలత్వం ఉన్నట్లు ఇచ్చారు. ఇప్పుడు 76 శాతం ఉన్నట్లు ఇచ్చారు. అప్పటి డాక్టర్‌కు ఇప్పటి డాక్టర్‌కు తేడా ఏమిటో చంద్రబాబు ప్రభుత్వమే చెప్పాలి. చంద్రబాబుకు ఎవ్వరూ దొరకనట్లు దివ్యాంగులతో పెట్టుకున్నారు. కూటమి ప్రభుత్వానికి మాలాంటి వారి ఉసురు తగలకపోదు. – కె. బాబా ఫక్రుద్దీన్, బాధిత దివ్యాంగుడు, కురబలకోట

పశ్చిమ బెంగాల్ వాసి అనుమానాస్పద మృతి


సీటీఎం రైల్వే అండర్‌బ్రిడ్జి వద్ద పడి ఉన్న పశ్చిమబెంగాల్ వాసి ఖదీర్ మృతదేహం

మదనపల్లె రూరల్ : పశ్చిమ బెంగాల్‌వాసి అనుమానాస్పదంగా మృతి చెందిన ఘటన శనివారం మదనపల్లె మండలంలో జరిగింది. సీటీఎం గ్రామ సచివాలయం సమీపంలోని అంగళ్లు రైల్వే అండర్ బ్రిడ్జిపైన, ట్రాక్‌కు పక్కగా గుర్తు తెలియని మృతదేహం పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించి తాలూకా పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించి, ఘటన జరిగిన ప్రాంతం రైల్వే పోలీసుల పరిధిలోకి వస్తుందని వెళ్లిపోయారు. దీంతో రైల్వే హెడ్‌కానిస్టేబుల్ మహబూబ్‌బాషా ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు ఆరా తీశారు. అనంతరం మృతదేహాన్ని మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి మార్చురీ గదికి తరలించారు. మృతదేహంపై గాయాలు ఉండటం, మృతుడి ఒంటిపై బనియన్, డ్రాయర్ మాత్రమే ఉండటం, మృతదేహం విసిరిపడేసినట్లుగా ఉండటంతో స్థానికులు ఎవరో హత్యచేసి రైల్వే ట్రాక్‌పై పడేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. గుర్తు తెలియని వ్యక్తి సీటీఎం రైల్వేట్రాక్ వద్ద హత్యకు గురయ్యాడంటూ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. మృతుడి ఫోటో చూసి గుర్తుపట్టిన పట్టణానికి చెందిన కాంట్రాక్టర్, జిల్లా ఆస్పత్రికి చేరుకుని మృతుడి వివరాలను తెలియజేశారు. మృతుడు పశ్చిమబెంగాల్ ముర్షీదాబాద్‌కు చెందిన ముజమ్మిల్ కుమారుడు ఖదీర్(30)గా తెలిపాడు. కొన్నేళ్లుగా ఉపాధిలో భాగంగా మదనపల్లె పరిసర ప్రాంతాల్లో పనిచేస్తుంటాడన్నాడు. కురబలకోట మండలం రైల్వేబ్రిడ్జి సమీపంలో చిన్న రేకుల షెడ్ ఏర్పాటు చేసుకుని, మరో ఇద్దరితో కలిసి ఉంటూ స్థానికంగా రోడ్డు పనులకు వెళ్లేవాడన్నారు. ఈ క్రమంలో రెండురోజుల క్రితం షెడ్ నుంచి వెళ్లిన ఖదీర్ తిరిగి రాలేదు. సెల్ స్విచ్ ఆఫ్ కావడంతో, అతడితో పాటు ఉంటున్న ఇద్దరు అతడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. శనివారం అనుమానాస్పద స్థితిలో ఖదీర్ శవమై కనిపించాడు. కదిరి రైల్వే పోలీస్ హెడ్‌కానిస్టేబుల్ మహబూబ్‌బాషా కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఖదీర్ మృతికి గల కారణాలు విచారణలో తేలాల్సి ఉంది.

ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం వేడుకలు


ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం వేడుకల్లో సభ్యులు

రాయచోటి టౌన్ : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గుర్తింపు దినోత్సవం సందర్భంగా ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మీప్రసాద్ ఆధ్వర్యంలో శనివారం రాయచోటిలో వేడుకలు నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగో తరగతి ఉద్యోగుల నుంచి గ్రూప్ -1 అధికారుల వరకు సభ్యులు ఉన్న సంఘం తమదేనన్నారు. జిల్లా కార్యదర్శి గురుప్రసాద్ మాట్లాడుతూ ఉద్యోగుల పీఆర్సీ ఎరియర్స్, డీఏ ఎరియర్స్, సరెండర్ లీవ్స్ పెండింగ్‌లో ఉన్నాయన్నారు. వీటిని వెంటనే చెల్లించాలని డిమాండ్‌చేశారు. అనంతరం రండి టీ తాగుతూ..మాట్లాడుకుందాం అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తాలూకా అధ్యక్షుడు ఏ. సాయికుమార్, కోశాధికారి సురేష్ బాబు, ఉపాధ్యక్షులు నాగేంద్రప్రసాద్, వేణు, పెన్షనర్స్ సంఘం అధ్యక్షులు రాజా, రమేష్, శ్రీను, మణికంఠ, నాగదేవ, రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.

పోలీసుల కవాతు విజయవంతం

– పోలీసులను అభినందించిన జిల్లా ఎస్పీ

రాయచోటి : జిల్లా పోలీసు పేరెడ్ మైదానంలో 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన వేడుకలలో పోలీసులు ప్రదర్శించిన కవాతు విజయవంతం కావడంపై పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు అభినందించారు. దేశ భద్రత, ప్రజల రక్షణలో పోలీసులు కీలక పాత్ర పోషిస్తారన్నారు. క్రమశిక్షణ, నిబద్ధత, అంకితభావం ఈ కవాతులో స్పష్టంగా కనిపించాయన్నారు. భవిష్యత్తులో కూడా ఇదే స్ఫూర్తితో శాంతి భద్రతల పరిరక్షణకు, ప్రజల భద్రతకు కృషి చేయాలని ఆకాంక్షించారు.

తాగునీటి కోసం అగచాట్లు


సంటిగారిపల్లె పొలాల్లోకి వెళ్లి తాగునీరు తెచ్చుకుంటున్న ఎస్సీ కాలనీ వాసులు

సిద్దవటం : మండలంలోని సంటిగారిపల్లె గ్రామంలో ఎస్సీ కాలనీ వాసులకు గత 5 రోజులుగా తాగునీరు రాకపోవడంతో పొలాల్లోకి వెళ్లి తాగునీరు తెచ్చుకుంటున్నారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ గ్రామ పంచాయతీకి చెందిన మంచినీరు మోటారు చెడిపోవడంతో కాలనీలోని దాదాపు 40 కుటుంబాలకు తాగునీరు రావడం లేదన్నారు. దీంతో ప్రతి రోజు గ్రామ సమీపంలోని పొలాల వద్దకు వెళ్లి తాగునీరు తెచ్చుకుంటున్నామన్నారు. తాగునీటి సమస్య గురించి సంబంధిత అధికారులకు తెలియజేసినా స్పందించలేదని వాపోయారు. ఉన్నతాధికారులు తమ కష్టాలను గుర్తించి ఎస్సీ కాలనీకి తాగునీరు అందించాలని వారు కోరుతున్నారు.

విష పురుగు కుట్టి రైతు మృతి


మృతి చెందిన రైతు వెంకటయ్య

సిద్దవటం : రైతు పొలానికి నీరు కట్టేందుకు వెళ్లాడు. వరికి నీరు కడుతుంటే విష పురుగు కుట్టి రైతు మృతి చెందిన సంఘటన మండలంలో జరిగింది. సిద్దవటం మండలం వెలుగుపల్లె గ్రామానికి చెందిన రైతు పాజర్ల వెంకటయ్య(45) అలియాస్ పుల్లయ్య శనివారం తన వరి పంటకు నీరు కట్టేందుకు వెళ్లాడు. అక్కడ పొలానికి నీరు కడుతుండగా నీళ్లలో విషపురుగు వెంకటయ్యను కుట్టింది. దీంతో వెంకటయ్య పొలం పక్కనే ఉన్న రైతు వెంగయ్యకు చెప్పడంతో ఆయన వెంకటయ్యను ద్విచక్రవాహనంలో భాకరాపేటలోని ప్రైవేటు వైద్యశాలకు తీసుకెళ్లగా వైద్యుడు పరిశీలించి మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్‌కు తీసుకెళ్లాలని సూచించారు. ఆసుపత్రికి ఆటోలో తీసుకెళ్లగా కడప రిమ్స్ వైద్యుడు డాక్టర్ దినేష్ పరిశీలించి మృతి చెందినట్లు తెలిపారు. మృతునికి భార్య వెంకటసుబ్బమ్మ, కూతురు లక్ష్మీదేవి ఉన్నారు. మృతుని భార్య వెంకటసుబ్బమ్మ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. జరిగిన ఘటనపై విచారణ జరుపుతున్నట్లు ఏఎస్‌ఐ సుబ్బరామచంద్ర తెలిపారు.

వీళ్లేమైనా పాలెగాళ్లా!


సాగర్‌ను పరామర్శిస్తున్న మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్

మదనపల్లె : చట్టాన్ని అతిక్రమించి దాడులకు పాల్పడ్డానికి వీళ్లేమైనా వీరులు, శూరులా.. పాలెగాళ్లే కాలగర్భంలో కలిసిపోయారు వీరెంత అంటూ తంబళ్లపల్లె టీడీపీ నేతలపై టీడీపీ మాజీ ఎమ్మెల్యే జి.శంకర్‌యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మదనపల్లెలో దాడికి గురై స్థానిక ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన వర్గీయులు సాగర్‌కుమార్, నటరాజ నాయక్‌లను శనివారం ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా కొందరు నాయకులు.. దాడి చేసిన వ్యక్తులు ఇది ఫస్ట్ ట్రీట్‌మెంట్ ఇంకా ఉన్నాయని హెచ్చరించారని శంకర్ దృష్టికి తేగా 20 ఏళ్ల తన రాజకీయ జీవితంలో ఇలాంటివి ప్రోత్సహించలేదని, ఏదైనా చట్ట పరిధిలో చూసుకోవాలని దాడులు చేయడం ఏం సంస్కృతని ప్రశ్నించారు. బాధితులకు చట్టపరంగా న్యాయం జరిగే వరకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఆయన వెంట టీడీపీ మండల అధ్యక్షుడు బిల్డర్ రమణ, పాలగిరి సిద్దా, నారాయణ స్వామిరెడ్డి, ఆనందరెడ్డి, బంగారు వెంకటరమణ, సురేంద్ర యాదవ్, వైజీ రమణ, మైసూర్ శీనా, తెలుగు యువత శ్రీనాథరెడ్డి, సుదర్శన్‌రెడ్డి ఉన్నారు.

ఆరా తరహాలో డీటీఈ ఎర్నింగ్ యాప్ క్లోజ్..!

అన్నమయ్య జిల్లాలో వెలుగు చూసిన మరో కొత్త మోసం

కురబలకోట : వీడియో టాస్కులు చూడండి..డబ్బులు సంపాదించండి..స్పిన్ గిఫ్ట్‌తోపాటు వారానికోసారి మనీ విత్ డ్రా అంటూ ప్రచారంలోకి వచ్చిన ఆరా ఎర్నింగ్ యాప్‌తో ఇటీవల వేల మంది మోసపోయారు. ఈ మోసాన్ని మరువక మునుపే ఇదే తరహాలో ఉన్న డీటీఈ ఎర్నింగ్ యాప్ క్లోజ్ అయినట్లు వెలుగులోకి వచ్చింది. మూడు వారాలుగా డబ్బు విత్ డ్రా కాకపోవడంతో మోసపోయినట్లు బాధితులు గుర్తించి నిట్టూరుస్తున్నారు. చెప్పుకుంటే సిగ్గు చేటు అన్నట్లుగా బాధితులు గమ్మున ఉంటున్నారు. ఆరా యాప్ బాధితులు కూడా ఇందులో ఉండడం విశేషం. బాధితుల కథనం మేరకు.. ఆరా తరహాలో ఆరునెలల క్రితం డీటీఈ ఎర్నింగ్ యాప్ ప్రచారంలోకి వచ్చింది. రూ. 2 వేలు డిపాజిట్ చెల్లిస్తే డీవన్, రూ.10 వేలు డిపాజిట్ చెల్లిస్తే డీ టు ఇలా డిపాజిట్‌కు తగ్గట్టుగా ప్లాన్ ప్రకటించారు. డిపాజిట్ చెల్లించి యాడ్స్ చూస్తే అధికంగా డబ్బు వస్తుందని ప్రచారంలోకి వచ్చింది. కొంత కాలం ప్రతి శుక్రవారం విత్ డ్రాల్స్ జరిగాయి. ఆశకుపోయి చాలా మంది చేరారు. అయితే వరుసగా మూడు వారాలుగా విత్ డ్రా కాలేదు. టెక్నికల్ సమస్య అని ఒక వారం, ఆడిట్ జరుగుతోందని ఇంకో వారం నమ్మబలుకుతూ వచ్చారు. ఈ శుక్రవారమైనా వస్తుందని ఆశించారు. తీరా చూస్తే నో డేటా అని యాప్‌లో కన్పించింది. అంతేకాదు రూ. 1380 అదనంగా చెల్లించి ఈకేవైసీ చేసుకుంటే ఐడీ యాక్టివ్ అవుతుందని మెసేజ్ పెట్టారు. యాప్ పనిచేయకపోవడం ఆపై కొత్త నిబంధనలు పెట్టడం విత్ డ్రాల్స్‌ను నిలిపి వేయడంతో ఈజీ మనీ ఆశలు ఆవిరయ్యాయి. పైగా యాడ్స్ కూడా ఓపన్ కాలేదు. దీంతో వరుసగా మూడు శుక్రవారాలు డబ్బులు విత్ డ్రా కాకపోవడంతో మోసపోయినట్లు బాధితులు గుర్తించి ఆశలు వదిలేశారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా డీటీఈ యాప్ నిర్వాహకులు ఎక్కడుంటారన్నది ఎవ్వరికీ అంతుబట్టని విషయం. ఇదో తరహా సైబర్ మోసం. ప్రధాన కార్యాలయం యూఎస్ఏలోని న్యూయార్క్, కొలరాడోలో ఉన్నట్లు యాప్‌లో సమాచారం పొందుపరిచారు. నిర్వాహకులను ప్రత్యక్షంగా చూసిన వారు గాని మాట్లాడిన వారు గాని లేరు. మెసేజ్‌ల ఆధారంగా కార్యకలాపాలు నిర్వహించారు. ప్రపంచ ప్రఖ్యాత బ్రాండెడ్స్ నైక్, అడిడాస్, వెర్సాస్, డిఫ్టిక్, బోస్, టయోటా లాంటి కంపెనీలతో కూడిన యాడ్స్ పెట్టారు. నిర్దీత డిపాజిట్టు చెల్లించి యాడ్స్ చూడడం వల్ల డబ్బు వస్తుందని ఆశ పడ్డారు. చివరకు నిరాశను మిగిల్చింది. మోసపోతారు..జాగ్రత్త అని ఎంత చెప్పినా ఆశ ముందు ఇవి పనిచేయలేదు. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటున్నారు. డీటీఈ ఎర్నింగ్ యాప్ నిర్వాహకులు మాత్రం దమ్ముంటే పట్టుకోండన్నట్లుగా భారీ దోపిడికి పాల్పడి యాప్‌ను పథకం ప్రకారం క్లోజ్ చేసి చేతులెత్తేశారు. ఇలాంటి కేసులు పోలీసులకే సవాల్‌గా మారుతున్నాయి.



డీటీఈ ఎర్నింగ్ యాప్ ప్రొఫైల్ (ఫైల్)